క్లుప్తంగా

కొలనుభారతీ అమ్మవారికి ప్రత్యేక పూజలు


సాముహిక అక్షరాభ్యాసాలు చేస్తున్న దృశ్యం

కొత్తపల్లి: మండలంలోని శివపురం గ్రామసమీపంలో ఉన్న నల్లమల అటవీప్రాంతంలో వెలసిన కొలనుభారతి క్షేత్రంలో అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పురోహితులు ప్రాతఃకాలం నుంచి అమ్మవారి మూలవిరాట్‌ను పూలమాలలతో అలంకరించారు. అభిషేకం, కుంకుమార్చన, పుష్పార్చన తదితర పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారికి కాయ, కర్పూరం సమర్పించారు. అనంతరం చిన్నారులతో పురోహితులు అక్షరాభ్యాసం చేయించారు.

వేసవి సెలవులను పొడిగించాలి

ఆత్మకూరు: పట్టణంలోని ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలలో విద్యనభ్యసించే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మరోవారం రోజులు వేసవి సెలవులు పొడిగించాలని ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి దినేష్ కుమార్ కోరారు. శనివారం పట్టణంలోని ధనుంజయ మీటింగ్ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేసవి సెలవులు ఈ నెల 12తో ముగియనున్నాయని, ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వారం రోజులపాటు సెలవులను పొడిగించాలని కోరారు. సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల అధ్యక్షుడు ప్రేమకుమార్, నాయకులు గంగాధర్, దిలీప్, సాయిలింగేష్, వెంకటేష్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

● కొత్తపల్లి: ఎండలు ఎక్కువగా ఉన్న దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వేసవి సెలవులను వారం రోజులపాటు పొడిగించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) జిల్లా వైస్ ప్రెసిడెంట్ దినేష్ కుమార్ కోరారు. శనివారం ఫెడరేషన్ మండల అధ్యక్షులు ప్రేమ్‌కుమార్, తదితరులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.

అనాథలను ఆశ్రమంలో చేర్పించండి

వెలుగోడు: తల్లి, తండ్రి లేని అనాథ పిల్లలను ఆశ్రమంలో చేర్పించాలని ప్రగతి అనాథ బాలుర శరణాలయం నిర్వాహకుడు చంద్రశేఖర్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. మరిన్ని వివరాలకు 94914 27782ను సంప్రదించాలన్నారు.

నేడు మోడల్ స్కూల్ ప్రవేశపరీక్ష

మిడుతూరు: స్థానిక ఆదర్శ పాఠశాల(మోడల్ స్కూల్)లో ఆరో తరగతి ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులకు ఆదివారం పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ సలీంబాషా తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుందని, గంట ముందుగానే పరీక్షకేంద్రానికి చేరుకోవాలని సూచించారు.హాల్ టికెట్లు apms.apc-fss .in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. హాల్ టికెట్‌తోపాటు ఆధార్‌కార్డు తీసుకురావాలన్నారు.

రేపు మండ్లెంలో 'గడప గడపకు మన ప్రభుత్వం'

జూపాడుబంగ్లా: మండలంలోని మండ్లెం గ్రామంలో ఈనెల 12న సాయంత్రం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జ్ ఎంపీడీఓ సుబ్రమణ్యశర్మ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నందికొట్కూరు ఎమ్మెల్యే తొగు రు ఆర్థర్ ఇంటింటికి తిరిగి సమస్యలు తెలుసుకోనున్నారన్నారు. మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు తప్పకుండా హాజరుకావాలన్నారు.

రేపు 'వలంటీర్లకు వందనం'

మహానంది: బండిఆత్మకూరు మండలం పార్నపల్లెలో ఈ నెల 12న వలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ బారెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ పార్నపల్లెలోని టీటీడీ కల్యాణ మండపంలో జరిగే కార్యక్రమానికి ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి హాజరవుతారన్నారు. ఉత్తమ సేవలు అందించిన వలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర అవార్డులను అందిస్తారన్నారు.

దరఖాస్తు చేసుకోండి

జూపాడుబంగ్లా: విద్యావంతులైన రైతులు అగ్రికల్చర్ డ్రోన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి కృష్ణారెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఐదుగురు రైతులు గ్రూపుగా ఏర్పడితే రూ.10 లక్షల విలువైన డ్రోన్ల కొనుగోలుకు రూ.40 శాతం రాయితీతో పాటు బ్యాంకు రుణం మంజూరు చేయనున్నట్లు తెలిపారు. గ్రూపులో అగ్రికల్చర్ విద్యను అభ్యసించినవారుంటే రూ.10 లక్షల డ్రోన్ల కొనుగోలుకు 50 శాతం రాయితీతో పాటు రూ.5 లక్షల వరకు బ్యాంకు రుణం మంజూరు చేయనున్నట్లు తెలిపారు. గ్రూపులో ఇంటర్, డిగ్రీ విద్యను అభ్యసించిన వారికి ప్రభుత్వమే ఉచితంగా శిక్షణను ఇచ్చి వారికి డ్రోన్‌పైలెట్ సర్టిఫికెట్ మంజూరు చేస్తుందన్నారు. తద్వారా గ్రామాల్లో డ్రోన్లను వినియోగించుకోవటం సులభమవుతుందన్నారు.

సరస్వతీ నిలయాల్లో వెలుగులు

● 'నాడు–నేడు'తో పాఠశాలల్లో మౌలిక వసతులు
● రూ.5 కోట్ల నిధులతో బెంచీలు, వంటశాలలు, మూత్రశాలల ఏర్పాటు
● హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు


వంటశాల


గువ్వలకుంట్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన బెంచీలు


శివపురం పాఠశాలలో జరుగుతున్న నాడు నేడు పనులు

కొత్తపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. 'మనబడి నాడు–నేడు' కార్యక్రమంలో భాగంగా రూ.కోట్లలో నిధులు వెచ్చించి సౌకర్యాలు ఏర్పాటు చేస్తుండటంతో సరస్వతీ నిలయాలు వెలిగిపోతున్నాయి. ఫలితంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మండలంలో మొదటి దశలో భాగంగా 19 పాఠశాలల్లో నాడు–నేడు పనులను మరమ్మతులు చేపట్టేందుకు రూ.3.75 కోట్లకు అధికారులు ప్రతిపాదనలు పంపగా.. ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. పనులు కూడా పూర్తయ్యాయి. రెండో విడత నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా 7 అంగన్‌వాడీ కేంద్రాలకు, 23 ప్రభుత్వ పాఠశాలలకు రూ.5 కోట్లు మంజూరయ్యాయి. దీంతో ఆయా పాఠశాలల్లో తరగతి గదులను తీర్చిదిద్దుతున్నారు. పెయింటింగ్, విద్యుత్ సౌకర్యం, బండపరుపు, ప్రహరీల ఏర్పాటు, తాగునీరు, అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, వంట గదుల నిర్మాణాలు చేపట్టారు. హెచ్‌ఎంలు, విద్యార్థుల తల్లిదండ్రుల మానిటరింగ్ కమిటీ సభ్యులతో పాటు మండల విద్యాశాఖాధికారి పర్యవేక్షణలో పనులు శరవేగంగా సాగుతుండటంతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంతోషంగా ఉంది



మేము చదువుకునే పాఠశాలలో గతంలో అంతంత మాత్రమే వసతులు ఉండేవి. బాత్రూంలు సరిగా ఉండేవికాదు. ఇప్పుడు కొన్నిచోట్ల కట్టించారు. మరికొన్ని చోట్ల కట్టిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల కంటే బాగున్నాయి. చాలా సంతోషంగా ఉంది.

– కదిరి చిన్నారి, 8 వతరగతి, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, ముసలిమడుగు

పాఠాలు బాగా చెబుతున్నారు



మా స్కూల్ చాలా బాగుంది. మధ్యాహ్నం భోజనం బాగుంటుంది. పుస్తకాలు, బ్యాగులు, స్కూల్ డ్రెస్ అన్నీ ఇస్తారు. టీచర్లు కూడా పాఠాలు బాగా చెబుతున్నారు. అందుకే ప్రైవేట్ స్కూల్‌కి వెళ్లడం లేదు.

– గంట శరత్‌కుమార్, 7వ తరగతి, ఎంపీయూపీ స్కూల్, ముసలిమడుగు

పనులు త్వరగా పూర్తి చేస్తాం



ఇప్పటి వరకు మండలంలో నాడు–నేడు కార్యక్రమంలో ఎంపికైన 23 పాఠశాలలో 40 శాతం పనులు పూర్తి చేశాం. మిగతా పనులను త్వరితగతిన పూర్తిచేసి విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూస్తాం.

– శ్రీరాములు, మండల విద్యాధికారి, కొత్తపల్లె

రేపటి నుంచి ఆలయ, శిఖర ప్రతిష్ఠోత్సవాలు


నూతన గణపతి ఆలయం

వెలుగోడు:పట్టణంలోని విజయనగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన గణపతి ఆలయ, శిఖర ప్రతిష్ఠోత్సవాలు ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయం నిర్మాణ, వ్యవస్థాపక, శాశ్వత ధర్మకర్త రామాపురం శ్రీనివాసులు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ 12న సోమవారం ఉదయం గోపూజ, గంగపూజ, వరుణానయనం, యాగశాల ప్రవేశం, గణపతిపూజ, మహాసంకల్పం, పుణ్యాహవాచనం, నాంది, మాతృకా పూజనము, రక్షాబంధనం, పంచగవ్యప్రాశనం, దీక్షా కార్యక్రమం, సర్వతోభద్ర మంటప ఆరాధన, ప్రధాన కలశస్థాపన, నవగ్రహ ఆవాహనము, జపానుష్ఠానములు, మహామంగళహారతి, తీర్థప్రసాదవితరణ, సాయంత్రం 6 గంటలకు మత్సంగ్రహణము, అంకురార్పణ, వాస్తుపూజ, ఆవాహనము, అగ్ని, ప్రతిష్ఠాపన, దీక్షాహోమము, పంచగవ్యాదివాసము, జలాధివాసము, వేదస్వస్తి, మహామంగళహారతి ఉంటుందన్నారు. 13న ఉదయం ప్రభాతపూజ, దీక్షాహోమం, గణపతిహోమం, మహాస్నపనము, రుద్రహోమము, లక్ష్మీగణపతి హోమము, సాయంత్రం 5 గంటలకు ప్రదోషపూజ, ధాన్యాదివాసము, శయ్యాదివాసము, పుష్పాది వాసము, సాయం వేదస్వస్తి, మహామంగళహారతి, తీర్థప్రసాద వితరణ ఉంటుందన్నారు. 14న ప్రభాతపూజ, ప్రతిష్ఠాంగహోమాదులు, తదుపరి శ్రీ గణపతి, శిఖర, ధ్వజ యంత్ర ప్రతిష్ఠాపనం చేయనున్నట్లు చెప్పారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై వారి కృపకు పాత్రులు కాగలరని ఆయన కోరారు.

ముఖ్యమంత్రి రుణం తీర్చుకోలేనిది


ఎమ్మెల్యేను సన్మానిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు

ఆత్మకూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రుణాన్ని తీర్చుకోలేమని కాంట్రాక్ట్ ఉద్యోగులు అన్నారు. నంద్యాల పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిని బండిఆత్మకూరు మండలం కాంట్రాక్ట్ ఉద్యోగులు కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 24 ఏళ్లుగా వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను ముఖ్యమంత్రి రెగ్యులర్ చేయడం సంతోషకరమన్నారు. జీవితాంతం తాము ఆయనకు రుణపడి ఉంటామన్నారు. అనంతరం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిని శాలువా, పూలమాలతో సన్మానించామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కాంట్రాక్ట్ ఉద్యోగులనే గాకుండా బడుగు బలహీన వర్గాలకు సముచిత స్థానాన్ని ఇచ్చారన్నారు. ఇచ్చిన హామీకి కట్టుబడి నవరత్న పథకాలను అమలు చేసి ప్రజల గుండెల్లో నిలిచారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ చిన్న సంజీవరెడ్డి పాల్గొన్నారు.

వార్డెన్లను నియమించాలి


మాట్లాడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు కుమార్

నందికొట్కూరు: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లకు రెగ్యులర్ వార్డెన్లను నియమించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు డక్క కుమార్ కోరారు. శనివారం ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 12న పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నాయన్నారు. హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, ఫ్యాన్లు, లైట్లు, తదితర సమస్యలను గుర్తించి పరిష్కారం చేయాలన్నారు. స్థానికంగా లేని వార్డెన్లపై చర్యలు చేపట్టాలని కోరారు. సమావేశంలో సంఘం నాయకులు హరివర్ధన్, శేషాద్రి, అబ్దుల్లా, షణ్ముక తదితరులు పాల్గొన్నారు.

ప్రతి రైతును ఆదుకుంటాం

● శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి


బుక్కాపురం సమీపంలో దెబ్బతిన్న అరటితోటను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి

మహానంది: నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. ఈదురుగాలులకు దెబ్బతిన్న అరటి తోటలను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ వేలాది ఎకరాల్లో అరటితోటలు పడిపోవడంతో కోట్లాది రూపాయల్లో నష్టం జరిగిందన్నారు. ఏడాది పాటు కష్టపడి పండిస్తే చేతికొచ్చే దశలో నాశనం అవడం ఆవేదన కలిగిస్తుందన్నారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీతో పాటు ఇన్సూరెన్స్ సౌకర్యం వర్తింపజేసేందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడతానన్నారు. కౌలురైతులు, దేవదాయ, వక్ఫ్, ఇతర మాన్యం భూములు సాగు చేసే రైతులకు పరిహారం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ మనజీర్ జిలానీ శామూన్‌తో మాట్లాడారు. వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడటంతో పాటు రైతు చిన్నమాబుశేనితో మాట్లాడించారు.

క్షేత్రస్థాయికి వెళ్లి పంట నష్టం అంచనా వేయండి

ఉద్యాన శాఖ అధికారులు ఆఫీసుల్లో కూర్చుని వాళ్లు, వీళ్లు చెప్పారని ఇష్టమొచ్చినట్లు నివేదికలు తయారు చేస్తే చర్యలు తప్పవని, క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ క్రాప్ బుకింగ్ కాలేదన్న సాకులు చెప్పడం ఏ మాత్రం తగదని, ఆఫీసుల్లో కూర్చుని ఈ క్రాప్ బుకింగ్ చేస్తే శిక్ష తప్పదని వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులను హెచ్చరించారు. ఏ పార్టీ వారైనా సరే నష్టపోతే పరిహారం అందేలా చూడాలన్నారు. ప్రతి గ్రామంలో సచివాలయం, రైతుభరోసా కేంద్రాల వారిగా జాబితాలు ప్రకటించాలని, దండోరా వేసి రైతులకు తెలపాలని ఆదేశించారు. ఎవరికైనా అన్యాయం జరిగితే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని రైతులకు సూచించారు. బుక్కాపురం, తిమ్మాపురం వీహెచ్‌ఏలు సహకరించడం లేదని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా వెంటనే వారిని బదిలీ చేయించాలని ఆదేశించారు. ఆయన వెంట పార్టీ మండల కన్వీనర్ కొమ్మా మహేశ్వరరెడ్డి, జెడ్పీటీసీ కేవీఆర్ మహేశ్వరరెడ్డి, మాజీ ఎంపీపీ నాగభూపాల్‌రెడ్డి, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ శరభారెడ్డి, డీటీ కామేశ్వరరెడ్డి, సీనియర్ నాయకులు కందుల వెంకటసుబ్బారెడ్డి, ఈశ్వరస్వామి దేవస్థానం చైర్మన్ వెంకట్రామయ్య, కుంచపు శ్రీనివాసులు, ఒంటెద్దు వీరారెడ్డి, ఏటి నాగేశ్వరరెడ్డి, హెచ్‌ఓ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

బాలుడిని మింగిన చెరువు


జగదీష్(ఫైల్)

మహానంది: చెరువులో పడి 13 ఏళ్ల బాలుడు మృతి చెందడంతో మండల పరిధిలోని బుక్కాపురం గ్రామంలో విషాదం అలుముకుంది. గ్రామానికి చెందిన శివయ్య, లక్ష్మిలకు జగదీష్, చరణ్ ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు జగదీష్(13) ఓ ప్రైవేటు పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్నాడు. శనివారం మధ్యాహ్నం బహిర్భూమికి చెరువు వద్దకు వెళ్లాడు. ఎంతకూ తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లల్లో, ఊరంతా గాలించారు. ఆచూకీ లేకపోవడంతో చెరువు వద్దకు వెళ్లి చూడగా అక్కడ చెప్పులు, నీటి డబ్బా ఉండటం చూసి అందులోకి దిగి గాలించగా మృతదేహం లభ్యమైంది. కుమారుడి మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

బొమ్మలసత్రం: పట్టణంలోని స్థానిక సాయిబాబానగర్ సమీపంలో ఉన్న విద్యుత్ కార్యాలయ ఆవరణలో శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. టూటౌన్ ఎస్‌ఐ హరిప్రసాద్ తెలిపిన వివరాల మేరకు.. విద్యుత్ కార్యాలయ ఆవరణలోని చెట్ల పొదల్లో గుర్తుతెలియని మృతదేహం ఉన్నట్లు కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించటంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి వయస్సు సుమారు 55 ఏళ్లు ఉంటుందని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ పేర్కొన్నారు.

జగనన్న మరోసారి సీఎం కావాలి


బైక్‌యాత్ర చేస్తున్న రాజు

శ్రీశైలంప్రాజెక్ట్: రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావాలని అడవికోట రాజు అన్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం జలదంకి గ్రామానికి చెందిన రాజు వైఎస్సార్‌సీపీ 175 స్థానాల్లో గెలుపొందాలని గత నెల 14 నుంచి బైక్ ర్యాలీ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 65 నియోజకవర్గాలు తిరిగి శనివారం శ్రీశైలం చేరుకున్నట్లు వివరించారు.

శిథిలావస్థలో ఎంపీడీఓ కార్యాలయం



ఎంపీడీఓ కార్యాలయం


పెచ్చులూడిన పైకప్పు

జూపాడుబంగ్లా: స్థానిక ఎంపీడీఓ కార్యాలయం శిథిలావస్థకు చేరుకున్నా పట్టించుకునే నాథుడేలేదు. కార్యాలయ మరమ్మతుల కోసం ఏడాది క్రితం రూ.6 లక్షల మండల పరిషత్ నిధులను కేటాయించినా పనులు చేపట్టే దిక్కులేదు. దీంతో పైకప్పు పెచ్చులూడుతున్న భవనంలోనే అధికారులు భయంభయంగా విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు మరమ్మతుల కోసం కేటాయించిన నిధులను తరిగోపుల గ్రామంలో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి కేటాయించేందుకు గత నెలలో జరిగిన సర్వసభ్య సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టారు. కాగా సభ్యులు వ్యతిరేకించడంతో పాటు ఎంపీడీఓ కార్యాల భవనం మరమ్మతులు వెంటనే చేపట్టాలని జెడ్పీ సీఈఓ నారసరెడ్డి ఎదుటే తీర్మానించారు. అయినా నేటికీ పనులు ప్రారంభం కాకపోవటంతో ప్రజాప్రతినిధులు, కార్యాలయ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రెండ్రోజుల్లో 40 మందికి జరిమానాలు

మహానంది: రెండ్రోజులు వాహనాల తనిఖీ నిర్వహించి 40 మందికి జరిమానాలు విధించినట్లు ఎస్‌ఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ నంద్యాల–గిద్దలూరు మార్గంలోని బోయిలకుంట్ల, నంద్యాల–మహానంది ర హదారిలోని సూర్యనంది సమీపంలో వాహనాల తనిఖీ నిర్వహించినట్లు చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణిస్తున్న వారికి జరిమానాలు విధించినట్లు చెప్పారు. దీంతో పాటు బహిరంగంగా మద్యం తాగుతున్న ముగ్గురిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.

వాటర్ ప్లాంట్‌కు మరమ్మతులు

మిడుతూరు: మండల కేంద్రంలోని మినరల్ వాటర్ ప్లాంట్‌కు సర్పంచ్ జయలక్ష్మమ్మ ఆధ్వర్యంలో మరమ్మతులు చేయించి నీటి సరఫరాను పునరుద్ధరించినట్లు పంచాయతీ కార్యదర్శి సుధీర్ శనివారం తెలిపారు. ప్లాంట్ మరమ్మతులకు గురికావడంతో మిడుతూరు వాసులు పీరుసాహెబ్ పేట గ్రామానికి వెళ్లి మినరల్ వాటర్ తెచ్చుకోవాల్సి వచ్చేదన్నారు. సమస్యను పరిష్కరించడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు.

ఓంకారంలో భక్తుల సందడి

మహానంది: బండిఆత్మకూరు మండలం ఓంకారం పుణ్యక్షేత్రంలో వీకెండ్‌తో పాటు వివాహాలు జరగడంతో భక్తుల సందడి నెలకొంది. సుమారు పదికి పైగా వివాహాలు జరిగినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ మేరకు భక్తులు, నూతన వధూవరులు శ్రీ ఓంకారసిద్ధేశ్వరస్వామిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు చేపట్టారు. ఆలయ ప్రాంగణంలోని శ్రీ కాశిరెడ్డినాయన అన్నదాన భవనంలో అన్నప్రసాదాలు స్వీకరించారు. వేలాది సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణాలు కళకళలాడాయి.

ఊపందుకున్న దుక్కులు

● కురిసిన తొలకరి జల్లులు
● నాగళ్లతో దుక్కి దున్నితే మేలంటున్న వ్యవసాయాధికారులు


నందికొట్కూరు సమీపంలోని పొలంలో దుక్కి దున్నుతున్న రైతన్న

నందికొట్కూరు: ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే తొలకరి చినుకులు పలకరించడంతో అన్నదాతలు నాగళ్లతో తమ పొలాలను దుక్కి దున్నుతున్నారు. ఇటీవల ఏరువాక కురిసిన వర్షాలకు సేద్యం వైపు వడివడిగా రైతన్నలు అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్‌లో పంట భూముల్లో దుక్కులు దున్నడం వల్ల అన్ని విధాలుగా మేలు జరుగుతోంది. వేసవి కాలంలో నాగళ్లతో బీడు భూములను దున్నితే తెగుళ్ల నివారణ కోసం రైతన్నలు దుక్కులు దున్నేవారు. దీంతో తెగుళ్లు తక్కువగా ఉండేవి. కాలక్రమేణా పంట విరామం లేకుండా భూమిని ఖాళీగా పెట్టకుండా పంటలు పండించడం వలన భూమి ఆరటం లేదు. దీంతో క్రిమికీటకాలు నశించకుండా భూమిలోనే ఉండిపోయి తరువాత పంటపై దాడి చేస్తున్నాయి. కొంత కాలంగా భూమిని ఖాళీగా పెట్టి దుక్కులు దున్నటం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు రైతులకు సూచిస్తున్నారు.

తెగుళ్లు తగ్గించాలి..

భూమి పైభాగం ఆరిపోయినా లోపలభాగం తేమతో ఉంటుంది. అదే టాక్టరు నాగేళ్లతో దుక్కి దున్నడం వలన నేల సుమారు రెండు అడుగుల మేరా తిరగబడి లోపలిభాగం పైకి వస్తుంది. ఆ విధంగా లోపల పంటకు హాని చేసే పురుగులు బయటపడి నశిస్తాయి. పంటలో కాండం కుళ్లు తెగుళ్లకు కారకాలైన పురుగులు గుడ్డు పొదిగి నేలలో ఉండటం వలన వచ్చే పంటలో మళ్లీ ఆ తెగులు వ్యాప్తి చెంది పంటను నాశనం చేస్తాయి. వేసవి దుక్కులు దు న్నడం వలన ఆ తెగుళ్ల జాతికి చెందిన బీజాలు బయటపడి వేడికి చనిపోవడం లేదా పక్షులు తినడంతో తెగుళ్ల వ్యాప్తి తగ్గుతుంది. లోపల పోషకాలు పైకి రావడంతో పంటలకు దోహదపడుతాయి. అలాగే మొండిజాతికి చెందిన గడి మొక్కలు, కలుపు మొక్కల మూలాలు ఎండకు ఎండిపోయి వాటి సమస్య తగ్గడంతో పాటు దుమ్ములో కుళ్లి భూమి సారవంతమవుతుంది. ఎత్తు పల్లాలు ఉండవు. దుక్కలు దున్నడం, కలియపెట్టడం వల్ల ఎత్తు పల్లాలు సరిచేసుకోవడానికి వీలుంటుంది. మెట్ట భూములకు నీరు పెట్టినప్పుడు ఆ నీరు ద్వారా ఎరువులు సరఫరా చేసినప్పుడు సమాంతరంగా ఉండాలి. భూములను దుక్కి దున్నినప్పుడు ఎత్తుగా ఉండే భూమిని సరి చేసుకోవాలని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.

దుక్కులతో భూమి సారవంతం

దుక్కులు దున్నడం ల్లో భూమి సారవంతమవుతుంది. తెగుళ్లను నివారించవచ్చు. ఫలితంగా రైతులకు ఖర్చు తగ్గుతుంది. దిగుబడులు కూడా ఎక్కువగా వస్తాయి.

– విజయశేఖర్, ఏడీఏ

13 నుంచి అంతర్జాతీయ యోగా వారోత్సవాలు

డోన్ : అంతర్జాతీయ యోగా వారోత్సవాలను 13 నుంచి 18వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు గీతా యోగాసన సంఘం వ్యవస్థాపకులు గురూజీ రామ్ పుల్లయ్య తెలిపారు. స్థానిక సంఘం కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యోగాపై ప్రజలను చైతన్య పరిచేందుకు ఆదివారం చేపట్టే ర్యాలీని డీఎస్పీ శ్రీనివాసులు ప్రారంభిస్తారన్నారు. వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం, అన్నదానం, మొక్కలు నాటే కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. విద్యార్థులకు యోగా పట్ల ఆసక్తి పెంపొందించేందుకు కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. 18న ప్రముఖ ఆధ్యాత్మిక ప్రబోధకులు బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు కుమారుడు గరికపాటి గురజాడచే ప్రవచనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదే రోజు ముగింపు సమావేశానికి సీనియర్ సివిల్ జడ్జి తంగమణి, మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్ హాజరు అవుతున్నారన్నారు. గీతా యోగాసన సంఘం అధ్యక్షుడు సప్తశైల తిమ్మయ్య, కార్యదర్శి గోంట్ల శేషఫణి ఆధ్వర్యంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో న్యాయవాదులు నాగభూషణంరెడ్డి, శ్రీరాములు, సభ్యులు మాకం బాలు, సంగాల సాయి బాబ, పెద్దయ్య, రంగస్వామి, సముద్రాల బాలు హనుమంతు పాల్గొన్నారు.